క్లుప్తంగా

వలంటీర్లకు నియామక పత్రాలు



నియామక పత్రాలను అందజేస్తున్న ఎంపీపీ పురుషోత్తం రెడ్డి తదితరులు

రొంపిచెర్ల: గ్రామ సచివాయలల్లో ఎంపికైన వలంటీర్లకు ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి నియామక పత్రాలను గురువారం అందజేశారు. గానుగచింత, రొంపిచెర్ల గ్రామ పంచాయతీలలో ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఐదుగురు ఎంపికైనట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పేదల దరికి చేర్చాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర, సర్పంచులు ఇబ్రహీంఖాన్, హేమలత, వైఎస్సార్ సీపీ నాయకులు కరీముల్లా, సురేంద్రనాయుడు, బాబు, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ లక్కీడిప్ విజేతలకు బహుమతులు



ప్రయాణికులకు బహుమతులు అందజేస్తున్న మేనేజర్ సుధాకరయ్య

పుంగనూరు: ఆర్టీసీ లక్కీడిప్ విజేతలకు గురువారం గురువారం డిపో మేనేజర్ సుధాకరయ్య , ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు జయరామిరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ పర్యాయం విజేతలుగా నిలిచిన లేహశ్రీ, రమణమ్మ, సుబ్రమణ్యం, రెడ్డెమ్మ, వంశీకృష్ణ, పీవీ.శిల్ప, మీనాక్షి, జెస్సికా బహుమతులు అందుకున్నారు. మేనేజర్ మాట్లాడుతూ, డిపో నుంచి రాయచోటి, మేటిమంద, కలికిరి, ముళబాగిల్, దొడ్డిపల్లె, తిరుపతి బస్సులలో జనవరి 31 వరకు ప్రయాణించిన ప్రయాణకుల టికెట్లలో డిప్ తీసి బహుమతులు అందజేశామన్నారు. ప్రజలు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.

కుప్పం లయన్స్ క్లబ్ వితరణ



టీ షర్టులు అందజేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు

రామకుప్పం: మండలంలోని ననియాల ఎకో టూరిజంలో శిక్షణ పొందిన ఏనుగుల మావటీలు, సిబ్బందికి గురువారం కుప్పం లయన్స్ క్లబ్, బెంగళూరు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రేరణ ఆధ్వర్యంలో టీ షర్టులు, అలాగే ఏనుగులకు ఒక పూట దాణాను అందజేశారు. లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ మహేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామన్నారు.లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

హంద్రీ-నీవా కాలువలో నీరు విడుదల



కాలువలో వస్తున్న కృష్ణా జలాలు

రామకుప్పం: మండలంలోని వర్దికుప్పం సమీపంలో గురువారం హంద్రీ- నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను అధికారులు మరోసారి విడుదల చేశారు. వర్దికుప్పం నుంచి కాలువ ద్వారా కృష్ణా జలాలు శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తాయి. కాలువలో వచ్చే నీటితో నిశ్చింతగా ఇక వ్యవసాయం చేయవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నీటి విడుదల కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి, ప్రచార కార్యదర్శి కేశవరెడ్డి పాల్గొన్నారు.

అంబేడ్కర్ విగ్రహావిష్కరణ



గాంధీనగరంలో ప్రారంభించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం

రామకుప్పం: మండలంలోని గాంధీనగరంలో గురువారం దళిత సంఘాల నేతలు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితం ప్రజలకు ఆదర్శప్రాయమన్నారు. భారత రాజ్యాంగంతో బడుగు,బలహీన,అట్టడుగు వర్గాలకు హక్కులు కల్పించి, వారి అభ్యున్నతి బాటలు వేసిన మహనీయుడు అంబేడ్కర్ అని స్మరించారు. అంబేడ్కర్ కొందరివాడు కాదని అందరివాడు అని అన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహదాత ఆంథోని, అఖిలపక్ష నేతలు, దళిత సంఘాల నేతలు, అంబేడ్కర్ అభిమానులు పాల్గొన్నారు.

జగనన్నతోనే కుప్పం అభివృద్ధి

- రెవెన్యూ, పోలీస్ డివిజన్లు చేసిన ఘనత ముఖ్యమంత్రిదే
- హంద్రీ-నీవాతో సాగు, తాగునీటి ఇబ్బందులకు చెక్
- నాలుగున్నరేళ్లలోనే ఊహించని ప్రగతి
- అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబును సాగనంపుదాం



చీరలు పొందిన మహిళలతో దుర్గ

కుప్పం రూరల్: కుప్పం నియోజక వర్గ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గ పునరుద్ఘాటించారు. గురువారం మండలంలోని బీడీ చేన్లు, ఎన్ కొత్తపల్లె, నూలుకుంట పంచాయతీలోని గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి పలకరించారు. మహిళలకు పసుపు కుంకుమ, చీరలను సారెగా అందజేసి మాట్లాడారు. 35 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నా కుప్పంకు చేసిందేమీ లేదని విమర్శించారు. కుప్పం కనీసం డిగ్రీ కళాశాల తేలేకపోయారని, అయితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పం అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రతిపక్ష పార్టీ అధినేత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎలాంటి వివక్ష చూపకుండా కులమతాలు, పార్టీకతీతంగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి చేతల్లో చూపారన్నారు. కుప్పంను రెవెన్యూ, పోలీసు డివిజన్లుగా మార్చడమే కాకుండా కుప్పం పంచాయతీని సైతం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. ప్రజలు దీనిని గుర్తెరగాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా హంద్రీ-నీవా కాలువతో కృష్ణా జలాలను తీసుకువచ్చి సాగు, తాగునీటి కష్టాలు లేకుండా చేస్తున్నారన్నారు. కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే ఇంతగా మేలు చేసిన జగనన్నతో పోల్చితే చంద్రబాబు 35 ఏళ్ల కాలంలో ఏం చేశారో ఒక పర్యాయం ఆలోచించాలని కోరారు. కుప్పం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రజలు పట్టం కట్టాలని, కుప్పం అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్‌లో స్థిరనివాసం ఉంటూ, చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్న చంద్రబాబును ఎన్నికల్లో శాశ్వతంగా ఇక్కడ నుంచి సాగనంపాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమాన్ని ప్రజలకు చాటిచెబుదాం



నాయకులు, కార్యకర్తలతో ఎంపీపీ యువరాజు

వి.కోట: వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గృహసారథులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వం పార్టీకతీతంగా అర్హుల దరికి చేర్చిన సంక్షేమ పథకాల ఫలాల గురించి విస్తృతంగా చాటిచెప్పాలని ఎంపీపీ యువరాజు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని జవినపల్లె, నెర్నిపల్లె, బోడిగుట్లపల్లె, కుంభార్లపల్లె పంచాయతీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఎంపీపీ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న సోమవారం నుంచి మండలంలోని అన్ని పంచాయతీలలో ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని, ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరిస్తారన్నారు. దీనిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బాలగురునాథ్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, కృష్ణమూర్తి, సుధాకర్‌రెడి, కిశోర్‌రెడ్డి, పూలనాగ, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?

- హైవే అధికారులపై రైతన్నల ఆగ్రహం



స్థానికులతో మాట్లాడుతున్న అధికారులు

వి.కోట: బైపాస్ రోడ్డు పనులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా నేషనల్ హైవే అధికారులు సర్వే చేయడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని నెర్నిపల్లె పంచాయతీ దయాలపల్లె గ్రామ సమీపాన రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలసి ఎన్‌హెచ్ అధికారులు బైపాస్ రోడ్డుకు మంజూరైన భూములను పరిశీలించారు. విషయం తెలుసుకున్న సంబంధిత రైతులు, అధికారులను అడ్డుకున్నారు. ఈ భూముల్లో కోర్టు ఎలాంటి పనులకు పూనుకోరాదని ఉత్వర్వులు ఇచ్చినట్లు అధికారులకు తెలిపారు. అయితే అధికారులు మాట్లాడుతూ, తాము ఎలాంటి పనులు ఇక్కడ చేయడం లేదని, చెట్లు, ఇతర అంశాలను పరిశీలనకు వచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

గర్భిణులకు వైద్య పరీక్షలు



గర్భవతులను పరీక్షిస్తున్న దినేష్ కుమార్ నాయక్

రొంపిచెర్ల: పుట్టిన శిశువులకు వెంటనే ముర్రుపాలు పట్టాలని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ దినేష్ కుమార్ నాయక్ అన్నారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు వైద్య పరీక్షలు చేసి మాట్లాడారు. శిశువు జన్మించిన అరగంట వ్యవధిలోనే ముర్రుపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇదొక రక్షా కవచమని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు చేసుకునే గర్భవతులకు అవసరమైతే ఉచితంగా తల్లికి, శిశువుకు రక్తం ఇస్తామన్నారు. జనని సురక్ష యోజన పథకంలో రూ.1000, డాక్టర్ వైఎస్సార్ ఆసరా పథకంలో రూ.5000, పీఎంఎంవీవై పథకంలో రూ.5000 లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందచేస్తాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నెలలు నిండాక ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఆరోగ్య విద్యాధికారి రాజేశ్వరి, సీహెచ్‌ఓ కాంతమ్మ, సూపర్‌వైజర్ పంకజ, ఎంఎల్‌హెచ్‌పీలు భారతి, గీతాశ్రీ, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల తనిఖీ



బైరెడ్డిపల్లె: వెంగంవారిపల్లె పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ స్వర్ణలత



రామకుప్పం: పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న తహసీల్దార్ శ్రీధర్

బైరెడ్డిపల్లె: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలను గురువారం తహసీల్దార్ స్వర్ణలత తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆయా కేంద్రాలలో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీగోడ మొదలైనవి ఉన్నాయా, లేదా? అని ప్రధానంగా పరిశీలించారు. పాఠశాలల హెచ్‌ఎంలతో మాట్లాడారు.

రామకుప్పంలో..

రామకుప్పం: మండలంలోని పోలింగ్ కేంద్రాలను గురువారం తహసీల్దార్ శ్రీధర్ పరిశీలించారు. మణీంద్రం, కెంచనబళ్ల, గాంధీనగరం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. విద్యుత్, ఫర్నీచర్, తాగునీరు, మరుగుదొడ్లు, వెబ్ కాస్టింగ్ చేసుకునేందుకు సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ స్థానిక బీఎల్‌ఓలతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎస్ఆర్‌పురం పాఠశాల తనిఖీ



స్కూల్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఎంఈఓలు

పలమనేరు: మండలంలోని ఎస్ఆర్‌పురం పాఠశాలను ఎంఈఓలు లీలారాణి, బాలసుందరం గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. బడిలో మధ్యాహ్న భోజన అమలు, జగనన్న గోరుముద్ద మెనూ ప్రకారం పెడుతున్నారా, లేదా? అని పరిశీలించారు. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి పిల్లల ప్రగతిని వివరించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడేలా టీచర్లు సైతం ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతూ వారికి నేర్పాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం హరి గోవిందయ్య, సీఆర్పీలు రంజిత్, రెడ్డెమ్మ పాల్గొన్నారు.

మండల సమావేశం రేపు

పలమనేరు: మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రోజా అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ విద్యాసాగర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.

10న వాలీబాల్ పోటీలు

బైరెడ్డిపల్లె: బాట గంగమ్మ జాతర సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈనెల 10న బైరెడ్డిపల్లెలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. విన్నర్స్‌కు రూ.50వేలు, రన్నర్స్‌కు రూ.30వేలు, మూడవ బహుమతి రూ.20వేలు, 4వ బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నట్టు చెప్పారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పిస్తామన్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారులైన శేఖర్‌గౌడు, లియాఖత్ ఆలీ, విద్యాసాగర్, ప్రవీణ్‌కుమార్, హనుమంతురెడ్డి స్మారకార్థం నిర్వహించనున్న ఈ పోటీలలో ఉమ్మడి జిల్లాల వారే కాకుండా ఏ ప్రాంతం వారైనా పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల వారు 9703226723, 9908585899, 9652929909 నంబర్లకు సంప్రదించి జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, లైట్లు



రొంపిచెర్లకు చేరిన ఫ్యాన్లు, లైట్లు

రొంపిచెర్ల: మండలంలోని 37 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఫ్యాన్లు, లైట్లు మంజూరు చేసినట్లు మండల ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శిరీష గురువారం తెలిపారు. ఒక కేంద్రానికి ఒక ఫ్యాను, ఒక లైటును రూ.4 వేలు వంతున కొనుగోలు చేసి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రానున్న ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.1.48 లక్షలతో వీటిని ఇస్తోందన్నారు.

నులిపురుగులను నిర్మూలిద్దాం



నులిపురుగుల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎంపీపీ

పులిచెర్ల(కల్లూరు): నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం పోస్టర్లను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించి నులిపురుగులను నిర్మూలిద్దామన్నారు. తహసీల్దార్ వసంతలత, ఎంపీడీఓ సురేష్ బాబు, వైస్ ఎంపీపీ రాశిప్రసాద్, ఎంఈఓలు సిద్ధరామయ్య, తాతయ్య, మెడికలాఫీసర్లు డాక్టర్ జానకీరావు, షమీమ్, పార్టీ మండల కన్వీనర్ నాదమునిరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నాగరాజ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

'సింగిల్‌విండోలో కొత్త ఓటరు కార్డులకు జెరాక్సులు ఇవ్వాలి'

గుడుపల్లె: సింగిల్‌విండో సొసైటీలో ఓటు హక్కు కలిగిన రైతులందరూ కొత్త ఓటరు కార్డు పొందేందుకు సంబంధించిన జెరాక్సులు ఇవ్వాలని చైర్మన్ క్రిష్ణమూర్తి, సీఈఓ దిలీప్ రామమూర్తి, మేనేజర్ గణేష్‌కుమార్ గురువారం తెలిపారు. సొసైటీ ఖాతా ఉండి షేర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందన్నారు. ఓటు హక్కు ఉన్న వారందరూ ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, ఫోన్ నంబరు, పట్టాదారు పాసు పుస్తకం జెరాక్సు, లేదా వన్-బీ అడంగల్ కాపీల జెరాక్సులను ఈనెల 12వ తేదీలోపు సింగిల్‌విండో కార్యాలయంలో ఇవ్వాలని కోరారు.

నేడు ఆసరా చెక్కుల పంపిణీ



మాట్లాడుతున్న ఎంపీపీ భాస్కర్‌రెడ్డి



సోమల: మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ పెద్దిరెడ్డి

- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మహిళలకు చెక్కులు
- నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాట్లు

పుంగనూరు: మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం వైఎస్సార్ ఆసరా చెక్కులను మహిళలకు పంపిణీ చేస్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. గురువారం పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డితో కలసి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో, అలాగే మున్సిపాలిటీలో చైర్మన్ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ, మండలంలోని మహిళలకు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉదయం 9 గంటలకు మార్కెట్ కమిటీలో నిర్వహించనున్నట్టు చెప్పారు. దీంతోపాటు మున్సిపల్ కార్యాలయంలో పట్టణ మహిళలకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చెంగారెడ్డి, సచివాలయాల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, రమణ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చౌడేపల్లెలో..

చౌడేపల్లె: స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆసరా చెక్కులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిణీ చేస్తారని, మహిళలు, పార్టీ నేతలు హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి కోరారు. గురువారం వైఎస్సార్ క్రాంతి పథం సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. చెక్కుల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లపై చర్చించారు. ఎంపీపీ రామమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు, పార్టీ మండల కన్వీనర్ అంజిబాబు, సర్పంచ్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సోమల మండలంలో..

సోమల: స్థానిక జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆసరా 4 విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని, దీనిని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి కోరారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు, సంఘమిత్రలతో ఏపీయం శివయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గంగాధరం రాయల్, ఈశ్వరయ్య, అమాస మోహన్, నాగేశ్వరరావు, ప్రభాకర, సయ్యద్ బాషా, రాశెట్టి మధు, ఎంపీడీఓ వరప్రసాద్, తహసీల్దార్ శ్యాంప్రసాద్ రెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సదుంలో..

సదుం: మండల కేంద్రంలో శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లప్ప కోరారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మధ్యాహ్నం 12. 30 గంటలకు ఆసరా చెక్కులను మంత్రి పంపిణీ చేస్తారని చెప్పారు.

పులిచెర్లలో..

పులిచెర్ల(కల్లూరు): మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పులిచెర్లలో డ్వాక్రా సంఘ సభ్యులకు ఆసరా చెక్కులను పంపిణీ చేస్తారని మండల కన్వీనర్ నాదమునిరెడ్డి తెలిపారు. డ్వాక్రా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.

5,080 సంఘాలకు ఆసరా రూ.20.15 కోట్లు

రొంపిచెర్ల: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొంపిచెర్ల పర్యటనను విజయవంతం చేయాలని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండలంలో 5,080 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆసరా చెక్కులను మంత్రి పంపిణీ చేస్తారన్నారు. మొత్తం రూ.20.15కోట్లు వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇబ్రహీంఖాన్, వైస్ ఎంపీపీ విజయశేఖర్, ఎంపీటీసీలు లక్ష్మి, సిరాజున్నీసా, రమణమ్మ, సర్పంచులు సుధారాణి, జీవలత, అన్సర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

తూనికలు-కొలతల శాఖ తనిఖీలు



ఎలక్ట్రానిక్ తూకం మెషిన్‌ను పరిశీలిస్తున్న ఇన్‌స్పెక్టర్ రమాదేవి

గుడుపల్లె: మండల కేంద్రంలోని పలు దుకాణాలను గురువారం తూనికలు-కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. సరుకుల విక్రయానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్లను, కొలతలకు ఉపయోగించేవి సక్రమంగా ఉన్నాయా, లేదా? అని పలమనేరు డివిజన్ తూనికల ఇన్‌స్పెక్టర్ రమాదేవి పరిశీలించారు. త్రాసులకు వాల్యూ తేదీలను ముద్రించారు. ఎలక్ట్రానిక్ తూనికలు, త్రాసులకు ఏడాది గడువుతో ముద్ర వేసి ప్రభుత్వ చలానా కట్టించుకున్నారు. తూనికలు-కొలతలతో వినియోగదారులకు మోసగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారి పురుషోత్తం, సిబ్బంది పాల్గొన్నారు.

ఓటుహక్కుపై అవగాహన



ఈవీఎంలలో ఓటు వేయడంపై అవగాహన కల్పిస్తున్న అధికారులు



టి.వడ్డూరులో నిర్వహిస్తున్న ర్యాలీ

పలమనేరు: మున్సిపాలిటీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, సిబ్బంది గురువారం ఈవీఎంలలో ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలో ఓటర్లకు మాక్ పోలింగ్‌తో అవగాహన కల్పించారు. ఓటర్ స్లిప్ ఎలా పొందాలి? ఎన్నికల కార్డు, బూత్‌లో ఓటు వేసే విధానాలను తెలియజేశారు. ఓటర్ల అనుమానాలను నివృత్తి చేశారు. ఇదే కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని టీఎస్ అగ్రహారం, వేణుగోపాలస్వామి గుడి వద్ద నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

టి.వడ్డూరులో..

మండలంలోని టి.వడ్డూరు లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఓటుహక్కుపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని వెలుగు అధికారులు నిర్వహించారు. ఓటుహక్కును వినియోగించుకోవడం ఒక బాధ్యతగా భావించాలన్నారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం మొగిలీశ్వర్, సీసీ హరి, గ్రూపు లీడర్లు, సంఘమిత్రలు పాల్గొన్నారు.

గుండెపోటుతో మరణం..ప్రయాణికులు సురక్షితం



రెడ్డెప్ప (ఫైల్)

బైరెడ్డిపల్లె: గుండెపోటు తనను కబళిస్తోందని గ్రహించిన ఓ ఆటోడ్రైవర్ అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను కాపాడాడు. క్షణాల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ విషాద సంఘటన గురువారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు..బైరెడ్డిపల్లెకు ఆటో డ్రైవర్ రెడ్డెప్ప (47) రెడ్డెప్ప 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. వాహనమిత్ర పథకం కింద ప్రభుత్వం నుంచి సాయం కూడా పొందాడు. నిశ్చింతగా ఉన్న ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. గురువారం మధ్యాహ్నం బైరెడ్డిపల్లె నుంచి పుంగనూరు రహదారిలోని నాలుగురోడ్ల వరకు 8మంది ప్రయాణికులతో రెడ్డెప్ప వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్నఫళంగా గుండెపోటుకు గురై విలవిలలాడాడు. ఆ పరిస్థితుల్లోనూ ఆటో ప్రమాదం బారిన పడకుండా రహదారి పక్కకు ఆపి అలాగే ఒరిగి పోయాడు. ప్రయాణికులకు ఏం జరిగిందో గ్రహించే లోపు అప్పటికే అతడు తుదిశ్వాస విడిచాడు. ఇది గమనించిన ఆటో యూనియన్ డ్రైవర్లు మృతదేహాన్ని అతడి ఇంటికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వేలం.. రూ.1.01 కోట్ల ఆదాయం



బోయకొండలో వేలం నిర్వహిస్తున్న చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి

చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో వివిధ హక్కుల నిర్వహణకు గురువారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం రూ.1.01 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి తెలిపారు. కొండపై క్యాంటీన్ ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ విక్రయానికి రూ.20.10 లక్షలతో గంగిరెడ్డి, పవిత్ర దారాలు, కలకండ మొదలైన వాటి విక్రయానికి షాప్ 1,2,3,4 రూ.66.31 లక్షలకు గంగిరెడ్డి, పి.సురేంద్ర, జి.రెడ్డెప్ప, నరసింహులు, పేపరు కవర్లు, బ్యాగుల విక్రయానికి రూ.5.04 లక్షలతో ఆంజనేయులు ఏడాది కాలవ్యవధికి వేలంలో దక్కించుకున్నట్టు చెప్పారు. అలాగే ఆలయం వద్ద ఫొటోలు తీయడానికి రూ.1.62 లక్షలకు ప్రసాద్ కైవసం చేసుకున్నట్లు ఈఓ తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా రూ.20.63లక్షల ఆదాయం లభించిందన్నారు.

వాయిదా పడ్డ వేలం పాటలివే

ఆశించిన స్థాయిలో వేలంలో పాటదారులు పాల్గొనకపోవడంతో కొన్నింటిని వాయిదా వేసినట్లు ఈఓ చంద్రమౌళి చెప్పారు. కొండకింద క్యాంటీన్ ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్, కోళ్ల విక్రయం, పాదరక్షలు భద్రపరచడం, కొబ్బరిచిప్పలు, భక్తులు సమర్పించే పూలు, ఫలాల సేకరణ, తాత్కాలిక అంగళ్లు.. మొదలైన వాటికి సంబంధించిన వేలం వాయిదా వేసిన ఈఓ తెలియజేశారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు రాజేష్, భారతి, బుజ్జమ్మ, పవన్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, లక్ష్మీదేవమ్మ, హైమావతి ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.